సాక్షి
పశ్చిమగోదావరి

శుక్రవారం । 5 । సెప్టెంబర్ । 2025



గురువులపై కర్ర పెత్తనం

కూటమి ప్రభుత్వంలో సర్కారీ పాఠశాలల ఉపాధ్యాయులపై రోజురోజుకూ నిఘా పెరుగుతోంది.

8లో ▸



మద్యం మత్తులో దాడి

మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యాభర్తలను తీవ్రంగా గాయపర్చిన ఘటన తణుకులో చోటుచేసుకుంది.

8లో ▸



వదలని వరద గోదావరి

గోదావరి వరద, జోరు వానలు ముంపు మండలాల వాసులను మూడు నెలలుగా కలవరపెడుతున్నాయి.

8లో ▸

న్యూస్‌రీల్

కొనసాగుతున్న గోదావరి వరద



వలంధర్ రేవు వద్ద గోదావరి

నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్ రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి. మాధవాయిపాలెంలో పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. వారం రోజులుగా పంటు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

విధులకు దూరంగా ఆప్కాస్ ఆపరేటర్

సాక్షి స్పందన

తాడేపల్లిగూడెం: 'ఆప్కాస్ ఆపరేటర్ లైంగిక వేధింపులు' శీర్షికన ఈనెల 1న ప్రచురించిన కథనానికి తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు స్పందించారు. ఆప్కాస్ ఆపరేటర్ బాలాను ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంచామని, లైంగిక వేధింపుల వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చడానికి ఒక అధికారిని నియమిస్తున్నామన్నారు. సదరు అధికారి నివేదిక వచ్చిన తర్వాత ఆపరేటర్‌ను కార్యాలయ విధుల నుంచి బయట విధులను నియమించే అవకాశం ఉందన్నారు. అప్పటికీ బాలా ప్రవర్తనలో మార్పు రాని పక్షంలో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, నిబంధనల మేరకు జిల్లా ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు.

యూరియా నిల్వల తనిఖీ



యూరియా నిల్వలను పరిశీలిస్తున్న జేసీ

వీరవాసరం: రైతులు యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత సార్వా పంటలో ఎంత యూరియా అవసరమైందో అంతే ప్రస్తుతం కూడా నిల్వలు ఉంచామని చెప్పారు. వీరవాసరంలో గురువారం ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ గోడౌన్లను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ పంటలకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. రైతు వ్యవసాయ విస్తీర్ణం బట్టి యూరియా ఇవ్వాలని సొసైటీలకు సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రామాంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి బిన్నీ బాబు ఉన్నారు.

ఒకేచోట ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

భీమవరం: జిల్లా కలెక్టరేట్‌ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండే ప్రాంతంలో విశాలమైన పార్కింగ్ స్థలం, అన్ని శాఖల కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ నిర్మాణంపై జరుగుతున్న చర్చపై స్పందించారు. కలెక్టరేట్ అనేది ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అని, అది ఎక్కడ నిర్మిస్తారనే అనవసరమైన ఆందోళన అవసరం లేదని అన్నారు. కలెక్టరేట్ నిర్మాణ విషయంలో రాజకీయాలకు, ప్రతిష్టకు తావులేదని, రాజకీయపరమైన అభిప్రాయాలకు తావు లేదని స్పష్టం చేశారు. నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాలో అభివృద్ధి చేస్తున్న భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం స్టేషన్లకు మరో రూ.18 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్టు చెప్పారు.

ప్రధాన కార్యదర్శి సమీక్ష

భీమవరం(ప్రకాశంచౌక్): మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భ జలాలు, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్/విండ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, స్వచ్ఛాంధ్ర అవార్డులు అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

గురుతర బాధ్యత..
సేవాతత్పరత



అజ్ఞానాన్ని పారదోలి జీవితంలో విజ్ఞాన కాంతులు నింపేవారే గురువులు. పేరుకు మూడక్షరాలే అయినా తరాల తలరాతను మార్చే సత్తా వారి సొంతం. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అన్న తర్వాత ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం కల్పించారు. వినూత్నంగా విద్యాబోధన, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారి ఉన్నతికి బంగారు బాటలు వేస్తున్నారు. **– సాక్షి, భీమవరం**

● ఆమె బోధన వినూత్నం



పెనుగొండ: చిచ్చర పిడుగుల్లాంటి చిన్నారులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ ఆకట్టుకుంటున్నారు పెనుగొండ మోడల్ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయురాలు ప్రసూనాంబ. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలకు సంబంధించి టీఎల్‌ఎం చిత్రాలు ఏర్పాటు చేసి అవార్డులు అందుకున్నారు. 2003 నుంచి ఆమె అవార్డుల పరంపర సాగుతోంది. అలాగే సొంత ఖర్చులు, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. పెనుగొండ శివారం మల్లప్పదిబ్బలో 2003 మండల స్థాయిలో, 2014లో ఉత్తమ ఉపాధ్యాయురాలు, 2014లో దాతలు సహకారం, సొంత ఖర్చులతో పాఠశాలలను అభివృద్ధి చేసి మల్లప్పదిబ్బలోని ఎంపీపీ పాఠశాలకు జిల్లాస్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడానికి కృషి చేశారు. 2017లో సావిత్రీ బాయి పూలే అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పెనుగొండలో శెట్టిబలిజపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.



తండ్రి గుర్తుగా.. సేవకు చేదోడుగా..

తణుకు రూరల్ తేతలి జెడ్పీ హైస్కూల్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాపతు మదనగోపాలరెడ్డి తన తండ్రి చెన్నారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 3న ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మెరిట్ విద్యార్థులకు 13 సైకిళ్లు చొప్పున గత 13 ఏళ్లుగా అందిస్తున్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆయన సైకాలజిస్ట్, మెజీషియన్ కాగా పరీక్షల సమయంలో పిల్లలకు ఏకాగ్రతపై మోటివేషన్, యోగ, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సైన్స్ ప్రదర్శనలకు గైడ్ టీచర్‌గా వ్యవహరించి విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సాధించారు. తణుకు మున్సిపల్ 4వ నంబరు పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఆయన సతీమణి రుద్రమదేవి సేవా కార్యక్రమాల్లో చేదోడుగా ఉంటూ ఈ జంట ఆదర్శంగా నిలుస్తున్నారు.

● ఆటపాటలతో బోధన



విద్యార్థులకు ఆట, పాటలతో కూడిన బోధన కోసం తరగతి గదిని తీర్చిదిద్దడంలో నరసాపురం రూరల్ కొప్పర్రు ఎంపీపీ స్కూల్ టీచర్ ఉప్పుగంటి రాజశ్రీ అందెవేసిన చేయి. 27 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పాఠ్యాంశాల బోధనకు అవసరమైన సామగ్రిని స్వయంగా తయారుచేసి తరగతి గదిని తీర్చిదిద్దడం ఆమెకు హాబీ. పాఠ్యాంశాలతో పాటు స్వాతంత్య్ర సమర యోధులు, దేశ నాయకులు గురించి విద్యార్థులకు వివరిస్తూ క్రమం తప్పకుండా వారి జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ పోటీలను పెడుతుంటారు. వినోద, విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగు భాషపై అవగాహన కల్పించేందుకు శతక పద్యాల పోటీలు, కథ చెప్పడం, కథ రాయడంపై చిన్న వయసులోనే పిల్లలకు నూరిపోస్తుంటారు. పండుగలు, సామాజిక, పర్యావరణ రక్షణకు అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తుంటారు.

● సామాజిక సేవా శంకరుడు



బోధనలోనే కాదు సామాజిక సేవల్లోను ముందుంటారు పాలకొల్లు జీవీఎస్‌వీఆర్‌ఎం మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం రాయపూడి భవానీ శంకర ప్రసాద్. 2000 నుంచి మున్సిపల్ టీచర్‌గా సేవలందిస్తున్నారు. పని చేసే చోట తనతో పాటు దాతల సహకారం తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేయడ, విద్యార్థులకు కావాల్సిన వివిధ సామగ్రిని సమకూర్చడం చేస్తుంటారు. పాఠశాలకు సరిగా రాని విద్యార్థులు గురించి ఆరా తీయడం, అనారోగ్య సమస్యలు ఉంటే దాతల ద్వారా అవసరమైన సాయం చేస్తుంటారు. గతంలో పలువురు విద్యార్థులకు వైద్యానికి అండగా నిలిచారు. విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెంపొందేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సామాజిక సేవలకు గాను పలు అవార్డులను అందుకున్నారు.

అంతా ఉపాధ్యాయులే..



ఉపాధ్యాయులైన ముగ్గురు కుమార్తెలతో ఇస్సాకు, మార్తమ్మ దంపతులు

తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె జ్ఞాన కాంతికుమారి తణుకు మండలం వేల్పూరు పాఠశాలలో, రెండో కుమార్తె కాంతి ప్రియ చింతలపూడి మండలం సీతానగరంలోని పాఠశాలలో, మూడో కుమార్తె మెర్సీ రాణి పాలకొల్లు మున్సిపల్ స్కూలులో విధులు నిర్వర్తిస్తున్నారు. కుమార్తెల భర్తలు ముగ్గురూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉండటం విశేషం. ఇస్సాకు ఒక సామాన్య జీపు డ్రైవరుగా ఉపాధి పొందుతూ ముగ్గురు కుమార్తెలతోపాటు ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా కుమార్తెలు ముగ్గురినీ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు.

● పాఠశాలే తన ఇల్లుగా..



పాఠశాలే నా ఇల్లు. విద్యార్థులంతా నా కుటుంబ సభ్యులే అనే మనస్తత్వంతో ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు ఆకివీడుకు చెందిన ఉపాధ్యాయుడు గోనెళ్ల శ్రీనివాసపురుషోత్తం. మాట, పాట, ఆటలతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని, పోటీతత్వాన్ని, ప్రశ్నించేతత్వాన్ని అలవరుస్తున్నారు. విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఆరా తీసి, జ్వరమైతే ఇంటికి వెళ్లి మరీ పలకరించి ఆదుకోవడం ఆయన నైజం. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారికి ఆంగ్లంతో పాటు లెక్కలు, తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటూ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఎంపికయ్యారు. విద్యార్థులకు పోటీలు పెట్టి సొంత డబ్బులతో బహుమతులు అందజేస్తుంటారు. ఇలా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు కృషిచేస్తున్నారు.

ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం



నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్న లక్ష్మణేశ్వరం తుపాను రక్షిత భవనం వద్ద ధర్నా చేశారు. పెద్దిరాజు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఆక్వావర్సిటీకి నిర్మాణ పనులు చురుగ్గా చేపట్టకుండా విద్యార్థులకు తుపాను షెల్టర్ భవనంలో తరగతులు నిర్వహించడం సరైంది కాదన్నారు. ఇరుకు గదుల్లో విద్యాబోధన, హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వర్సిటీ కోసం ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఆక్వావర్సిటీ నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎరువులు అందించడంలో కూటమి విఫలం

- రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కనిపించడం లేదా?
- సాగుకు ఆది నుంచీ కష్టాలే..
- ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ధర్నా
- మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు



తూర్పుపాలెంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూరియా కొరతపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే ప్రశ్నించిన ప్రతిపక్షంపైనే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు బురద జల్లుతున్నారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సాగుకు ఆది నుంచి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మొదట్లో సాగు నీరు ఇవ్వలేకపోయారని.. ఇప్పుడు ఎరువులూ సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు.

మంత్రి ఇలాకాలో సాగునీటి కష్టాలు

నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే సాగుకు నీరు అందించలేకపోయారని శ్రీరంగనాథరాజు ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన చేల రైతులను ఆదుకోలేదన్నారు. ఆచంట నియోజకవర్గంలో నక్కల డ్రెయిన్, గోస్తనీ డ్రెయిన్‌లతో ఆయా ప్రాంతాల్లో వరి చేలు ఊడ్పులు కాగానే రెండు, మూడుసార్లు ముంపునకు గురయ్యాయన్నారు. దీంతో నాట్లు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి ఇప్పటికీ బీమా అందలేదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఎప్పటి నష్టపరిహారం అప్పుడే అందజేశామని గుర్తు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయలేదన్నారు. రైతులకు అన్ని సేవలూ ఒకే చోట అందించేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడితే తప్పేంటంటూ కించపరిచేలా మంత్రులు వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహించబోయే ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి నారాయణరెడ్డి (వాసు), సర్పంచ్‌లు జక్కంశెట్టి శ్రీరాములు, సుంకర సీతారామ్, ఇళ్ల లక్ష్మీ చంద్రకళ, గుబ్బల ఉషారాణి వీరబ్రహ్మం, బుర్రా రవికుమార్, మండల కన్వీనర్లు గూడూరి దేవేంద్రుడు, నల్లి మిల్లి బాబిరెడ్డి, జక్కంశెట్టి చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, నాయకులు కర్రి వేణుబాబు, కోట వెంకటేశ్వరావు, చింతపల్లి గురుప్రసాద్, పోతుమూడి రామచంద్రరావు, చిటికెన బాబీ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అన్ని విధాలా దగా

పీవీఎల్ నరసింహరాజు



కాళ్ల: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రైతులు యూరియా కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే దీనిపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించామని, అయినా ప్రయోజనం లేదన్నారు. రానున్న రోజుల్లో రైతులు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.

నేడు ఉపాధ్యాయులకు సత్కారాలు

57 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో 57 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశామని డీఈఓ ఈ.నారాయణ గురువారం తెలిపారు. వీరికి శుక్రవారం ఉదయం భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో గురుపూజోత్సవ సన్మానం నిర్వహిస్తామని చెప్పారు.

- **ప్రధానోపాధ్యాయుల కేటగిరీలో..** పీజే వెంకటేశ్వర్లు, కె.నిర్మలాదేవి, కె.పద్మావతి, ఎస్ఎల్ శారదాదేవి, వి.అనురాధ, బి.సూర్యకుమారి, కె.శ్రీనివాసరావు, ఆర్.ఇందిర.
- **స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో..** కె.మునీంద్రరావు, జీవీవీ రామానుజరావు, జి.శ్రీనివాసవర్మ, కె. ఉమామహేశ్వరి, ఐ.ఉదయభాస్కరరావు, సీహెచ్ వెంకటరావు, ఎల్‌వీవీఎస్ శర్మ, ఎ.వెంకటేశ్వరరావు, ఎం.వనజాక్షి, బి.బంగార్రాజు, జి.శ్రీనివాసరాజు, ఎస్.సూర్యనారాయణ, కె.కామేశ్వరరాజు, డి.నరసింహారావు, ఎం.దుర్గాభవాని, ఏఆర్‌వీ ప్రసాదరావు, కె.వెంకటేశ్వరరావు, జి.జయకుమారి, వైవీవీ ఎస్‌వీ ప్రసాద్, పి.దుర్గారావు, వి.సుమలత.
- **ఎస్‌జీటీ కేటగిరీలో..** పీఎస్ఎస్ఎన్ మూర్తి, ఎ.అప్పలరాజు, పి.విజయకుమారి, బి.ఉషాదీప్తి, వీఎస్ఎల్‌హెచ్ ఆచార్యులు, తోట ఝాన్సీరాణి, వై.శోభారాణి, డీఎస్‌వీ సత్యనారాయణ, జి.సుధాకర్, డి.ధ్రువిత, జె.లింగేశ్వరరావు, బి.కృష్ణబాబు, జి.శ్రీనివాస పురుషోత్తం, జి.రాధాకృష్ణ, ఓ.శ్రీనివాసరావు, వి.సాల్మన్‌రాజు, ఎస్‌కే సాధిక్కునిస, కె.కృష్ణమూర్తి, ఎం.శివ నాగమణి, సీహెచ్ నాగ సత్యసాయి, పి.స్వరూప, పి.వెంకటేశ్వరరావు.
- **అడిషనల్ కేటగిరీలో..** ఎస్కే అబ్దుల్లా, ఎస్ బుజ్జి, ఎండీ అమీర్, వి.సుధాకర్, జె.విజయలక్ష్మి ఎంపికయ్యారు.

భూసేకరణలో పొంతన లేని మాటలు

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం భూ సేకరణలో జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా విమర్శించింది. జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ భూ సేకరణలో అధికారులు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది మరొకటి అన్నారు. ఇప్పటికే భూసేకరణ చేశామని, మిగులు భూములు ఉన్నాయని ప్రకటించిన అధికారులు వాటి లెక్కలు, వివరాలు తెలియ చేయలేదని, అప్పుడే ఆ భూసేకరణ సందర్భంగా దాదాపు రూ.500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు మరో 8 వేల ఎకరాల భూసేకరణ కోసం జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

రాయితీని తగ్గించుకునే ప్రయత్నం



కె.శ్రీనివాస్

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీని కుదించి వేసిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించని కేంద్రంపై ఒత్తిడి చేయకుండా సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తగదన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీలు, ఎరువుల షాపులు ముందు క్యూలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఆధార్‌తో లింకు పెట్టి యూరియా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులకు నానో యూరియా అంటగట్టడం తగదన్నారు. వర్షాల సీజన్‌లో ఎరువుల కొరత దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో సోలార్ ఎనర్జీ కంపెనీలకు సేకరిస్తున్న భూములు పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే జి.జయరాం ఫోన్ చేసి దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

యూరియాపై వాస్తవాల వక్రీకరణ



దేగా ప్రభాకర్

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు పుష్కలంగా యూరియా సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అవాస్తవం అన్నారు. వాస్తవాలు పరిశీలించకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవసరాలకు మించి యూరియా ఉందని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలవాల్సిన దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. యూరియా సమస్య ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు యూరియాను దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలించి బస్తాకు రూ.100, డీఏపీ రూ.200లు అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవని, అధికారులు బ్లాక్ మార్కెట్ల నుంచి వచ్చే కమీషన్లకు లొంగి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులకు యూరియాను సరఫరా చేయలేనంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న రైతు సమస్యలపై జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నామని, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఎండీయూ వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌర సరఫరాల శాఖ వినియోగించిన ఎండీయూ వాహనాలను పౌరసరఫరాల శాఖ నుంచి తొలగించిన నేపథ్యంలో వాటి క్లాస్ ఆఫ్ వెహికల్‌ను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో మార్పించుకోవాలని జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 24 ఎండీయూ వాహనాలు ఉన్నాయని, వాటి యజమానులు క్లాస్ ఆఫ్ వెహికల్‌ను మొబైల్ క్యారియర్ నుంచి గూడ్స్ క్యారేజ్‌కు మార్చుకోవాలని సూచించారు.

క్లుప్తంగా

ఉద్యాన వర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ 40వ ర్యాంకు

తాడేపల్లిగూడెం: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను జాతీయస్థాయిలో మూల్యాంకనం చేసి ర్యాంకులను ప్రకటించే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్) జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 40వ ర్యాంకు ప్రకటించింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లు ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల్లో అభ్యాసం, వనరులు, పరిశోధన పద్ధతులు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, వెనుకబడిన, మైనారిటీ, దివ్యాంగులు వంటి వర్గాల నుంచి గణాంకాలను సేకరిస్తారు. విద్యార్థుల చేరిక, విద్యాసంస్థ ఖ్యాతి, పేటెంట్లు, పరిశోధనాపత్రాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకటిస్తారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఐదు కళాశాలలు, నాలుగు ఉద్యాన పాలిటెక్నిక్‌లు, 21 పరిశోధనా స్థానాలు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి సమాచారం సేకరించి డైరెక్టర్ ప్లానింగ్, మానిటరింగ్ విభాగాలు ఈ ఏడాది జనవరి 31న సమర్పించాయి. వీటి ఆధారంగా గురువారం ఉద్యాన విశ్వవిద్యాలయానికి 40వ ర్యాంకును కేంద్ర మంత్రి ప్రకటించారు.

మావుళ్లమ్మ దర్శనం నిలుపుదల

భీమవరం (ప్రకాశంచౌక్) : ఈ నెల 7వ తేదీ చంద్ర గ్రహణం కారణంగా పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మహానివేదన అనంతరం అమ్మవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 8వ తేదీ ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ జరిపిన అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు అనుమతించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

'విశ్వకర్మ' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఏలూరు(మెట్రో): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద చేతివృత్తి శ్రామికులకు, హస్తకళ నిపుణులకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఎంఎంఎస్ఎంఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కేఎస్ ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ అభ్యర్థులు, చేతివృత్తులు చేసుకుంటున్న వారు పీఎం విశ్వకర్మ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

గురువులపై కర్ర పెత్తనం

- రోజురోజుకీ పెరుగుతున్న నిఘా
- ఒక పక్క డైట్ లెక్చరర్లతో తనిఖీలు
- మరో వైపు మండల అకడమిక్ ఫోరంల ఏర్పాటు
- రోజువారీ హాజరుపైనా పర్యవేక్షణ
- ఉక్కిరిబిక్కిరవుతున్న ఉపాధ్యాయులు

నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ గురువులపై రోజు రోజుకూ నిఘా పెరుగుతూనే ఉంది. అందులో భాగంగా బడుల్లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పరిశీలకులు, సాక్షులు, నోడల్ పర్సన్స్‌ల పేరుతో ఇతర శాఖ అధికారులు, సిబ్బందితో ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. మరో పక్క రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ విద్యాశాఖ అధికారుల తనిఖీలు మామూలే. తాజాగా ఒక పక్క డైట్ కళాశాల అధ్యాపకులతో తనఖీలు చేస్తుండంగా మరో పక్క మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులపై పర్యవేక్షణ పెంచేలా విద్యాశాఖ సిద్ధమైంది. ఇప్పటికే మూల్యాంకన పుస్తకాలు దిద్దడం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందించడం, మార్కులు ఆన్‌లైన్ చేయడం, టీచర్ డైరీ నింపడం వంటి కార్యక్రమాలతో వారం రోజులుగా ఉపాధ్యాయులకు బోధనకు దూరంగా ఉన్న సమయంలో ఉన్నత అధికారులతో తనిఖీలు చేయడంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది.


బువ్వనపల్లి జెడ్పీస్కూల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తున్న డైట్ లెక్చరర్ లక్ష్మీనారాయణ (ఫైల్)


అర్ధవరం జెడ్పీస్కూల్లో మూల్యాంకన పుస్తకాలు తనిఖీ చేస్తున్న డీఈవో నారాయణ (ఫైల్)

నాలుగు మండలాలకు ఒక డైట్ లెక్చరర్

దూబచర్ల డైట్ కళాశాలల్లో ఉన్న 11 మంది అధ్యాపకులకు నాలుగు మండలాల చొప్పున ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై నివేదికలు అందించేలా ఉన్నత అధికారులు వారిని నియమించారు. వీరంతా వారికి కేటాయించిన మండలాల్లో ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, భోజన పథకం వంటి అనేక అంశాలను పరిశీలించి జిల్లా అధికారులకు రోజువారీ నివేదిక అందించాల్సి ఉంది.

వీరు పరిశీలించే అంశాలు

విద్యార్థి, ఉపాధ్యాయుల హాజరు సమయం, సిలబస్, టెక్స్ట్ బుక్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ పరిశీలన. ప్రతి శనివారం నిర్వహించే నోబ్యాగ్ డే కృత్యాల పుస్తకాలు, అభ్యసనా ఫలితాలు అంచనా వేయడం, మూల్యాంకన పుస్తకాలు, టీచర్ డైరీలు, స్కూల్ నమోదుపై జరుగుతున్న కృషి, మధ్యాహ్న భోజన పథకం రికార్డులు, విద్యాప్రవేశ్ కార్యక్రమం నిర్వహణ వంటి అనేక అంశాలు పరిశీలిస్తారు. వీరందరూ అందించిన నివేదికలను సరి పోల్చుకుని ఆ పాఠశాల పనితీరుపై రాష్ట్రస్థాయిలో ఒక సమగ్ర నివేదిక అందించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు.

మండల ఎకడమిక్ ఫోరంలు

ప్రతి మండలాల్లో ఇప్పటికే మండల అకడమిక్ ఫోరంలు ఏర్పాటు చేశారు. ఈ ఫోరంలో ఎంఈవో 1, 2లు, నాలుగు క్లస్టర్ చైర్మన్‌లు, హైస్కూల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ టీచర్లు ఏడుగురు, ప్రైమరీ ఎక్స్‌పర్ట్ టీచర్స్ 5గురుని నియమించారు. వీరంతా వారానికి రెండు సార్లు మండల ప్రాతిపదికగా పాఠశాలలు పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఫోరంలో ఎంఈవో1, ఎంఈవో2 రెండు వేర్వేరు బృందాలుగా ఆయా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను ఏకకాలంలో విజిట్ చేస్తారు. అలాగే విజిట్ జరుగుతున్న రోజు సంబంధిత స్కూళ్లలో ఏ టీచర్‌కు సెలవు మంజూరు చేయరు. అందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు.

పంట నష్టంతో కౌలు రైతు ఆత్మహత్య

ఏలూరు టౌన్ / చింతలపూడి : పంట నష్టంతో కౌలు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతలపూడి మండలం నరసింగపురం గ్రామానికి చెందిన మాదాసు సూరిబాబు (45) స్థానికంగా రెండు ఎకరాల సొంత పొలం ఉండగా మరో 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాను వేసిన మొక్కజొన్న పంట మొత్తం నీటిపాలైంది. దీంతో వ్యవసాయానికి చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై బుధవారం ఇంటివద్దే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం చింతలపూడి ఏరియా హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా కౌలురైతు మృతిచెందాడు. మృతుడు సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై కె సతీష్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పురుగు మందు తాగి ఆత్మహత్య

చాట్రాయి, ఏలూరు టౌన్: పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాట్రాయి మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన మానికల సత్యం(62) మద్యానికి బానిసై ఆర్థికంగా చితికిపోవడంతో మనస్తాపం చెంది మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు చింతలపూడి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

గంజాయి కేసులో ఆరుగురి అరెస్ట్

ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఎస్సై పీ రాంబాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో గ్రాండ్ కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిందితులు ఏలూరుకు చెందిన విష్ణుశెట్టి సత్యరూప్‌కుమార్ అలియాస్ సతీష్, కొమ్మిన మణికంఠ అలియాస్ సర్దార్‌పాండా, తమ్మిశెట్టి రామ్‌చరణ్, అల్లంపల్లి రాజేష్ తోపాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారివద్ద నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై ఏలూరు మండలంలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే వివిధ కేసులు నమోదయ్యాయని చెప్పారు.


వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు

ఇసుక లారీల స్వాధీనం

చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా గోదావరి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడి మండలం ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల గుండా ఇసుకను తెలంగాణలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పోలవరం, కొవ్వూరు ఇసుక రీచ్‌ల నుంచి తరలిస్తున్న 16 ఇసుక లారీలను స్థానికుల సమాచారం మేరకు అల్లిపల్లి సమీపంలో చింతలపూడి సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను రెవెన్యూ అధికారులకు హ్యాండోవర్ చేశారు. కాగా ఇసుక లారీలు పట్టుబడిన వెంటనే అప్రమత్తమైన అక్రమార్కులు వాటిని విడిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఎలాంటి వత్తిళ్ళకు తలొగ్గకుండా కేసులు నమోదు చేశారు. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం తరలి పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


అల్లిపల్లి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక లారీలు

వదలని వరద గోదావరి

- జలదిగ్బంధంలో 25 గ్రామాలు
- నేటికీ బయట పడని రహదారులు
- పడవ ప్రయాణమే ఆ గ్రామాలకు దిక్కు

వేలేరుపాడు: ఒక వైపు గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి వరద.. మరో వైపు అడపా దడపా జోరున కురుస్తున్న వాన.. ముంపు మండలాల వాసులను మూడు నెలలుగా కలవరపెడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క, సారక్క పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. దీంతో 8 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలారు. దీనికి తోడు తాలిపేరు వరద తోడవ్వడంతో బుధవారం 43 అడుగులకు నీటి మట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గురువారం రాత్రి 8.30కు గోదావరి నీటి మట్టం 42.60 అడుగులకు చేరడంతో ఉపసంహరించారు. వరద వల్ల జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 18 రోజులుగా వేలేరుపాడు మండలంలో 25 గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే రహదారిలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు, తదితర వాగుల వంతెనలు ముంపులోనే ఉన్నాయి. దిగువనున్న కొయిదా, కాచారం, పేరంటపల్లి, టేకుపల్లి, తాళ్ళగొంది, పూసుగొంది, టేకూరు, కట్కూరు, సిద్దారం, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, పాతనార్లవరం, తూర్పుమెట్ట, కొత్తూరు, తదితర గ్రామాలతోపాటు మరో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము, వెళ్లే రహదారి నేటికీ మోకాళ్లోతు నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామ ప్రజలు మోకాళ్లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. రుద్రమకోట వెళ్లే రహదారులు ఇంకా నీటిలోనే మునిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు లచ్చిగూడెం గ్రామం గుండా రాకపోకలు సాగిస్తున్నారు.


నీటమునిగి ఉన్న పాతనార్లవరం రహదారి


టేకూరు వాగు వద్ద పడవ దాటుతున్న ప్రజలు


పడవపై పాఠశాలకు వస్తున్న విద్యార్థులు

పడవ ప్రయాణమే దిక్కు

దిగువ ప్రాంతంలో ఉన్న 18 గిరిజన గ్రామాలకు గత మూడు నెలలుగా పడవ ప్రయాణమే దిక్కయింది. ఎద్దెలవాగు, టేకూరు, వాగుల వంతెనలు నీట మునగడంతో పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ అవసరమున్నా మండల కేంద్రమైన వేలేరుపాడుకు రావాలంటే పడవ దాటి రావాల్సిందే. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా పడవల పైనే పాఠశాలలకు వస్తున్నారు. గురువారం టేకూరు వాగు వద్ద స్థానిక పోలీసులు పడవ దాటించి పాఠశాలలకు పంపుతున్నారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో లైఫ్ జాకెట్‌లతో బోట్‌లపై ప్రయాణిస్తున్నారు.

పాతనార్లవరం గ్రామాన్ని పట్టించుకోని అధికారులు

జలదిగ్బంధనంలో ఉన్న పాతనార్లవరం గ్రామాన్ని అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇక్కడ 50 కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి వెళ్లే రహదారి నీటమునిగి జలదిగ్బంధనంలో ఉన్నప్పటికీ ఆ గ్రామానికి కనీసం పడవ కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

మద్యం మత్తులో హత్యాయత్నం



తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్, నాగమణి

తణుకు అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకుడు కత్తితో భార్యభర్తలపై దాడికి పాల్పడిన ఘటన తణుకులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు కొమ్మాయిచెర్వుగట్టు ప్రాంతంలో వినాయచవితి మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఊరేగింపులో జరిగిన వాగ్వాదంలో చుక్కా సంజయ్ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న కొలుసు శంకర్, నాగమణి దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. గత పదేళ్లుగా తణుకులో కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటున్న శంకర్‌కు, సంజయ్ పాత గొడవలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూటుగా మద్యం సేవించి ఉన్న సంజయ్ బాధితుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేసినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలిద్దరినీ స్థానికులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరోపణలు అవాస్తవం

నూజివీడు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ నూజివీడుకు చెందిన అరిగెల అమృతవల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమని కే సంధ్య, ఆమె సోదరుడు కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మా తల్లి ఇంట్లో గతంలో కొన్ని నెలలు అమృతవల్లి పనిమనిషిగా పనిచేసిందని, ఆ సమయంలో తన ఆర్థిక ఇబ్బందులు చెప్పి విదేశాల్లో ఏమైనా అవకాశాలుంటే తనకు సాయం చేయాలని కోరిందన్నారు. దీంతో తమ స్నేహితుడు డాక్టర్ సమీర్ ఖతార్‌లో ఉంటే ఆయన ద్వారా సాయం చేయడమే కాకుండా శ్రీకాంత్ సైతం కొంత డబ్బును ఆమెకు చేబదులుగా ఇచ్చాడన్నారు. దీంతో ఖతార్ వెళ్లిన ఆమె రెండు నెలల పాటు అక్కడ పనిచేసి జీతం కూడా తీసుకుందన్నారు. అయితే వీసా మార్పిడి, వర్క్ పర్మిట్ వంటి అవసరమైన వాటిని అమృతవల్లి చేసుకోలేక తిరిగి ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు. తిరుగు ప్రయాణం టిక్కెట్ కూడా సమీర్ కొని పంపించాడని, కానీ అమృతవల్లి మాత్రం నష్టపోయినట్లు నటిస్తూ, తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు దండుకోవడానికి చూస్తోందన్నారు. ఆమె ఆరోపణలకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

సందిగ్ధంలో వీసీ పీఠం

- వ్యాజ్యపరమైన అంశంతో ముడి
- 11న స్పష్టత వచ్చే అవకాశం

తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉద్యోగ కాల పొడిగింపు, లేదంటే కొత్త వారి నియామకం వ్యవహారం సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. వ్యవహారం వ్యాజ్యపరమైన వివాదంతో ముడిపడి ఉండటంతో ఇంకా కామాలతో వ్యవహారం సాగుతోంది. ప్రస్తుత వీసీ ఉద్యోగ కాలం ఆగస్టు 31తో ముగిసింది. యూజీసీ నిబంధనల ప్రకారం జీఓ నంబరు 39ను అనుసరించి తనకు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వీసీ పదవిలో కొనసాగించాలని వీసీ గోపాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు గత నెలలో ఈ నిబంధన వ్యవసాయశాఖ పరిధిలో ఉద్యోగులుగా ఉన్న వారికి వర్తించదని, దీనిపై మరోసారి అఫిడవిట్ సెప్టెంబరు 29న దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీసీ కొనసాగింపు, లేదా ఇన్‌చార్జిని నియమించడం వంటి ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈలోగా అఫిడవిట్ దాఖలుకు ముందు నాయస్థానంలో జరిగిన వాదనల నేపథ్యంలో మరోమారు ఈ నెల 11న ఉద్యాన వర్సిటీ వీసీ వ్యవహారంపై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. దీంతో వీసీ కొనసాగింపు, లేదంటే కొత్త వారిని నియమించడం అనేది 11న తేలవచ్చని తెలుస్తోంది.


ఉద్యాన వర్సిటీ ముఖద్వారం

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు..

ఉద్యోగ నియామక పత్రాలను ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చే సమయంలో అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ అనే పదాన్ని నియామకపు లేఖలో ఉటంకిస్తాయి. అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇచ్చిన ఉద్యోగంలో కొనసాగవచ్చు అని అర్థం. అంటే ఉద్యోగకాలం ఉన్న వారికి మాత్రమే అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ అనే నిబంధన వర్తిస్తుంది. అంతే కాని ఉద్యోగ విరమణ చేసిన వారి విషయంలో వర్తించదు. ఉద్యానవర్సిటీ వీసీగా ఉన్న కె.గోపాల్ ఉద్యోగకాలం ఆగస్టు 31తో ముగిసింది. అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్ మార్గదర్శకాలు ఆయనకు వర్తించదని అధికార వర్గాల సమాచారం. అయితే వీసీ తర్వాత పర్యవేక్షక బాధ్యతలు వహించాల్సిన వ్యక్తులు కూడా అంటిల్ ఫర్‌దర్ ఆర్డర్‌ను అడ్డుపెట్టుకొని తన పైఅధికారి విషయంలో మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. గురువారం జరుగనున్న రాష్ట్ర క్యాబినెట్‌లో టేబుల్ అజెండాగా పెట్టే విషయంలో ఉద్యానవర్సిటీ వీసీ అంశంగా ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

మద్యం అనుకుని పురుగు మందు తాగి..

కలిదిండి(కైకలూరు): పురుగుమందును మద్యంగా భావించి తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన కలిదిండి మండలం ఆవకూరులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆవకూరుకు చెందిన కాట్రగడ్డ నరసింహస్వామి(39)తో కూచిపూడికి చెందిన జ్యోత్స్నతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు (10), కుమార్తె (6) సంతానం. నరసింహస్వామి ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. అతను గురువారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఆవకూరు ఇంటి వద్ద మద్యం అనుకుని పురుగుమందు తాగాడు. కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి, అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసింహస్వామి మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదుపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పక్షులు వేటాడుతున్న ఏడుగురి అరెస్ట్

నరసాపురం: లక్ష్మణేశ్వరం చేపల మార్కెట్ వద్ద పక్షులను వేటాడి విక్రయిస్తున్న ఓ బృందంపై గురువారం భీమవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు, కొంత గన్ పౌడర్, 13 మృత పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడటం, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై కేసు నమోదు చేసినట్టు భీమవరం ఫారెస్ట్ రేంజ్ మురాల కరుణాకర్ అధికారి చెప్పారు. వన్యప్రాణులను వేటాడటం, విక్రయించడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు.


నాటు తుపాకులు స్వాధీనం చేసుకుంటున్న ఫారెస్ట్ అధికారులు

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

జంగారెడ్డిగూడెం: లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్టేషన్ రైటర్ పి.బాబూరావు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాపురం గ్రామానికి చెందిన మనెల్లి చిన రామయ్య (79) గ్రామం నుంచి జంగారెడ్డిగూడెం వచ్చి నాగులగూడెం వెళ్లేందుకు ఆటో కోసం పంగిడిగూడెం రోడ్డులోని మీ సేవా కేంద్రం సమీపంలో ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ చిన్న రామయ్యను ఢీకొట్టగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వృద్ధుడి కుమారుడు మనెల్లి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాబూరావు తెలిపారు.


ఘటనా స్థలంలో లారీ కింద వృద్ధుడి మృతదేహం

క్లుప్తంగా

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం



ఉపాధ్యాయులకు సత్కారం

తాడేపల్లిగూడెం (టీఓసీ): లయన్స్‌క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో అధ్యక్షుడు చిన్నం మనీంద్ర ఆధ్వర్యంలో గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన ఎం.సత్యనారాయణ, కే.హెప్సిబా, వి.విశాలి, పి.విఘ్నేశ్వరరావు, కె.రామలక్ష్మి దేవి, బి.లావణ్య, కేవీ గణపతిరావు, సీహెచ్ బి.రవికుమార్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ త్రిమూర్తులు, క్లబ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపు మంచి పరిణామం

తణుకు అర్బన్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న జీఎస్టీ సవరింపు ద్వారా దేశ ప్రజానీకానికి దీపావళి, దసరా పండుగలు ముందుగానే వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక అన్నారు. తణుకులోని ఆమె నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అనువుగా ఉండేలా ధరలు తగ్గే విధంగా జీఎస్టీ తగ్గింపును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యాపారాలకు సంబంధించి సామగ్రిపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారన్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీల్లో జీఎస్టీని తొలగించారని స్పష్టం చేశారు.

కారుమూరి పరామర్శలు



సుబ్బరాజును పరామర్శిస్తున్న కారుమూరి

తణుకు అర్బన్: ఇరగవరం మండలం కావలిపురం గ్రామ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజును మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఇటీవల సుబ్బరాజు అత్త, మామలు మరణించిన కారణంగా ఆయన నివాసానికి వెళ్లిన కారుమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మరణించిన కారణంగా గురువారం కాకినాడలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కుళ్లిన వరిచేలు.. ఆగని కన్నీరు!

- పంటను నిలబెట్టేందుకు నానా అగచాట్లు
- తిరిగి ఊడ్చేందుకు రైతులు సన్నద్ధం
- ప్రభుత్వం నుంచి సాయం అందక ఇబ్బందులు



పెంటపాడు, కె. పెంటపాడు ఆయకట్టులో కుళ్లిన వరి పొలాలు

పెంటపాడు: ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్నారు. పంట పండితే ధరలేక, పంట నష్టపోతే ప్రభుత్వం నుంచి సాయం రాక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెంటపాడు మండలం పూర్తిగా డెల్టా ప్రాంతం కావడంతో 24 వేల ఎకరాలకు గాను నాట్ల సమయంలో సుమారు మూడో వంతు వర్షాల వల్ల దెబ్బతింది. సుమారు 15 రోజులు నీటిలో మునిగి ఉన్న నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుఫాను వల్ల దెబ్బతిన్న చేలను ఆలానే వదిలేస్తే దిగుబడి వచ్చే అవకాశం లేదు. కాగా మళ్లీ నాట్లు వేద్దామంటే నారు దొరకని పరిస్థితి. అయితే తాజాగా పలు గ్రామాల్లో నారు దొరకని పరిస్థితుల్లో నాటిన చేల నుంచి దుబ్బులను సేకరించి దెబ్బతిన్న చేలలో నాట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే సుమారు రెండు వేల ఎకరాలలో అలానే నాట్లు వేస్తున్నారు. గతంలో ఊడ్చిన చేలే మళ్లీ నాట్లు వేస్తున్నారు. పెంటపాడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది గ్రామాల్లో పంట నీటమునిగి రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు.

అయితే వర్షాలతో పాటు, ముంపునీరు డ్రెయినేజీల ద్వారా ప్రవహించకపోవడంతో ప్రధానంగా పెంటపాడు, కె. పెంటపాడు, యానాలపల్లి ప్రాంతాల్లో భారీగా నాట్లు దెబ్బతిన్నాయి.



నారు కొరతతో యానాలపల్లి గ్రామంలో వరిదుబ్బులను తెచ్చి కట్టలు కడుతున్న రైతులు



తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాలలో వరి దుబ్బులతో మళ్లీ నాట్లు వేసిన దృశ్యం

ప్రభుత్వ సాయం లేక ఇబ్బందులు: అకాల వర్షాల వల్ల ప్రజాప్రతినిధులతో పాటు, కేంద్రబృంద ప్రతినిధులు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి వెళ్లారే తప్ప రైతులను ఆదుకొనేందుకు ఏ ప్రకటనా చేయక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న రైతులను ఆదుకొనేందుకు తక్షణ సాయం చేసేవారు. నారు కొరత ఉంటే ప్లాంటేషన్ ద్వారా నారు సరఫరా, విత్తనాలు అందించే ఏర్పాట్లు ఉండేది. ఎరువులు సబ్సిడీపై అందించేవారు. నేడు కూటమి ప్రభుత్వంలో రైతులను ఆదుకొంటామని ప్రకటనలే తప్ప ఆచరణ శూన్యం. ప్రస్తుతం ఎరువులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధిక వర్షాలతో ముప్పు



నాట్లు వేసిన నెల రోజుల తరువాత తుఫాను వల్ల మా పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వేసవిలో ప్రతి ఏటా డ్రెయినేజీలు బాగుచేసేవారు. అయితే ఈ ఏడు వర్షాలు కురవడంతో సకాలంలో నాట్లు వేసాం. అకాల వర్షాలు మా పంటను ముంచాయి. అయితే మళ్లీ నారుమడులు వేసేందుకు పంట ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తరువాత దాళ్వా కూడా ఆలస్యం అవుతుంది. మా చేలలోని వరి దుబ్బులే పీకి దెబ్బతిన్న చేలలో నాట్లు వేస్తున్నాం. అదనపు ఖర్చు అయినా తప్పదు.

– సుంకర వెంకటేశ్వర్లు, యానాలపల్లి కౌలురైతు

లింగ వివక్ష చట్టరీత్యా నేరం



జగన్నాథపురం అంగన్‌వాడీ కేంద్రం వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్: లింగ వివక్ష చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కే.శ్రీదేవి అన్నారు. గురువారం మండలంలోని జగన్నాథపురం నెం.141 అంగన్‌వాడీ కేంద్రంలో లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ఆడ, మగపిల్లల్ని సమానంగా పెంచాలన్నారు. ఆడ, మగ పిల్లల మధ్య తేడాలు చూపరాదని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎ. తులసీరాణి, టి.రామలక్ష్మి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వాసవీ ఆచార్యులు

తాడేపల్లిగూడెం: పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆచార్య కుసుమకుమారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావులు తెలిపారు.

తణుకులో గణనాథుడి నిమజ్జనాల సందడి



తణుకు శ్రీలక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని కొచ్చెర్లకోట వీధి భారీ గణనాథుడు



తణుకు రాష్ట్రపతి రోడ్డులో బుట్ట బొమ్మల సందడి

- నిమజ్జనానికి తరలిన కొచ్చెర్లకోట వారి వీధి గణనాథుడు
- లడ్డు ప్రసాదం పాట రూ. 81 వేలు

తణుకు అర్బన్: వినాయకచవితి మహోత్సవాలు 9వ రోజు సందర్భంగా గణనాథుడి విగ్రహాల నిమజ్జనాలతో తణుకు పట్టణంలో సందడిగా మారింది. ఎటుచూసినా గణనాథుడి విగ్రహాల ఊరేగింపులతో తణుకు ప్రాంతం భక్తుల తాకిడికి రహదారులన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా తణుకు కొచ్చెర్లకోట వారి వీధిలో శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ నుంచి తీసుకువచ్చిన భారీ గణనాథుడి తణుకు పట్టణానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో స్వామివారిని ఆశీనులను చేయగా, ఊరేగింపులో బ్యాండు మేళాలు, విచిత్ర వేషధారణలు, బుట్టబొమ్మల, దేవతామూర్తుల రథంతో స్వామివారు నిమజ్జనానికి తరలివెళ్లారు. స్వామివారి నిమజ్జన ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

స్వామివారి లడ్డు పాట రూ. 81వేలు..

తణుకు కొచ్చెర్లకోట వారి వీధిలో శ్రీలక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన గత తొమ్మిది రోజులుగా స్వామివారి ముందు లడ్డును పట్టణానికి చెందిన సంభవ్ జ్యూయలర్స్ యాజమాన్యం రూ. 81వేలకు పాడుకున్నారు. చిన్న లడ్డును మాటూరి చలపతి రూ. 21వేలకు, వెండి వినాయక ప్రతిమను గాయత్రీ ఇంజనీరింగ్ వర్క్స్ చలం రూ. 7600, స్వామి వస్త్రాన్ని ప్రవీణ్ రూ. వెయ్యికి వేలంలో పాడుకున్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి



అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎంపీడీవో పి శామ్యూల్

అత్తిలి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ మక్కా సూర్యరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ పై ప్రజా ప్రతినిధులు, లైన్ డిపార్టుమెంట్ అధికారులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఎటువంటి సదుపాయాలు అవసరమో అధికారులు గుర్తించాలని కోరారు. ఎంపీడీవో పి శామ్యూల్ మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందజేస్తున్న సదుపాయాలను తెలియజేయాలని, అవసరాలను తెలుసుకోవాలని కోరారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తొమ్మిది లక్ష్యాలను నిర్దేశించిందని తెలిపారు. లక్ష్యాల సాధనకు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు తగు సలహాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు, కొనకళ్ళ విజయనిర్మల, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం



డైమండ్స్ ఆధ్వర్యంలో టీచర్స్‌డే వేడుకలు

తాడేపల్లిగూడెం (టీఓసీ): దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని డైమండ్స్ లయన్స్ అడ్మిన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా గవర్నర్ ఎస్‌వీవీఎస్ పాపారావు నాయుడు వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రోగ్రాం పిలుపులో భాగంగా క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం ముందస్తుగా జరిపారు. ఉపాధ్యాయులను సన్మానించారు. లయన్స్ విజయ్‌కుమార్ రాజు, వి.సుబ్బలక్ష్మి, జొన్నల సతీష్, ఇంద్రవాణి, డి.ప్రసన్న, కుందుం వెంకటేశ్వరరావు, యర్రా ఆంజనేయస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక భవిత సెంటర్‌లో లయన్స్‌క్లబ్ ఆఫ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం.చంద్రకుమారి, ఎస్‌కే బాల ఈశ్వరయ్యలను సన్మానించారు. డ్రాయింగ్ బుక్స్‌ను, విద్యాసామగ్రిని, స్నాక్స్‌ను అందజేశారు. భవిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన

తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి, చినతాడేపల్లి, వెంకట్రామన్నపాలెం, లింగారాయుడిగూడెం, ఆరుగొలను, కుంచనపల్లి గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు, సీసీ డ్రెయిన్లు, చెరువు అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మశ్రీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మత్తు మందులకు దూరంగా ఉండాలి



మత్తు మందుల అనార్థలపై అవగాహన

తాడేపల్లిగూడెం (టీఓసీ): దేవి ఎడ్యూకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దీక్ష డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ వారిచే గురువారం స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్‌లో శ్రామికులకు మత్తుమందులు–అనర్థాలపై అవగాహనా సదస్సు జరిగింది. సొసైటీ వ్యవస్థాపకుడు మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ దేశ ప్రగతికి శ్రామిక శక్తే వెన్నుముక అన్నారు. ఉత్పత్తి లేనిదే శ్రమ వ్యర్థమని చెప్పారు. మత్తు మందులకు శ్రామికులు బానిసలైతే ఉత్పత్తి రంగం కుంటపడుతుందన్నారు. మత్తు మందులు వల్ల వణుకు రావడం, లివర్, కిడ్నీలు పాడవటం, మెదుడుపై ప్రభావం చూపుతుందన్నారు. శ్రామికులు మత్తు మందులకు దూరంగా ఉండాలని, తోటి కార్మికులు ఎవరైనా మందులకు బానిసలైతే మన సామాజిక బాధ్యతగా వారిని కూడా మంచి మనుషులుగా మార్చాలని, తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు. సీపీఐ నాయకులు రంగారావు, అధ్యక్షుడు చంద్రరావు, దేవి ఎడ్యూకేషనల్ సొసైటీ పీర్ ఎడ్యూకేటర్ పి.వెంకటేష్, ఓఆర్‌డబ్ల్యూ నవీన్, కౌన్సిలర్ కృష్ణ, కార్మిక యూనియన్ నాయకులు బి.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

గృహాల సర్వే వేగవంతం చేయాలి

భీమవరం (ప్రకాశంచౌక్): స్వామిత్వ యోజన ఫేజ్-1లో గ్రామ కంఠంలోని ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూములు, గృహాల సర్వే వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వామిత్వ యోజనలో గృహాల సర్వే ప్రగతిపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో అలసత్వం వహించే అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

తణుకు అర్బన్: తణుకు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ లైన్స్ మరమ్మతులు, నిర్వహణలో భాగంగా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరు కె.నరసింహమూర్తి తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ఇరగవరం కాలనీ, అక్కయ్య నగర్, శివబాలాజీ నగర్, రెడ్డి అండ్ రెడ్డి లే అవుట్, హరిప్రియ నగర్, కొమ్మాయి చెర్వుగట్టు, పల్లాలమ్మ నగర్, మునిసిపల్ కార్యాలయం, ఐక్య నగర్, కనకవర్ష ప్రాంతాల్లోను, రూరల్ పరిధిలో పైడిపర్రు, అత్తిలి మండలంలో ఆరవల్లి, దంతుపల్లి, గుమ్మంపాడు, అత్తిలిలో కొంతభాగంతో పాటు పాలిలో విద్యుత్ సరఫరా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఆరుగొలను సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు విద్యుత్ రూరల్ ఏఈ అల్లు రామకృష్ణ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో లింగారాయుడిగూడెం, అమృతపురం, కుంచనపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలి



ఇరగవరం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణకు హాజరైన ఉద్యోగులు

ఇరగవరం: పంచాయతీల అభివృద్ధికి అధికార్లు, ప్రజా ప్రతినిదులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు అన్నారు. ఇరగవరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయితీ పురోగతి సూచికపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ ఉద్యోగులకు పంచాయతీ పురోగతి సుస్థిర లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో ఆప్షన్ సభ్యులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు అభినందనీయం



గరికపాటి బాపయ్య శర్మ

తాడేపల్లిగూడెం (టీఓసీ): జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగితిస్తున్నామని జీవిత బీమా పెన్షనర్స్ సంఘం నాయకుడు గరికపాటి బాపయ్యశర్మ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల కనీస అవసరంగా మారిన జీవిత బీమా, ఆరోగ్య బీమాలను అభివృద్ధి చెందిన దేశాలలో సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. మన దేశంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ భారంగా పరిణమించిందన్నారు. జీఎస్టీని తొలగించాలని బీమా ఉద్యోగులు, ఇతర సంఘాలు చేసిన దీర్ఘకాల ఉద్యమానికి ఫలితంగా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు జరిగిందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌కు, ప్రధానికి బాపయ్యశర్మ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు

తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశారని కేంద్ర సహాయ మంత్రి బి.శ్రీనివాసవర్మ చెప్పారు. గురువారం స్థానికంగా జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ యోగాసన కోచ్‌గా చంద్రశేఖర్



మోదుగ గుంటలో వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ను అభినందిస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్: ప్రపంచ యోగాసన, యోగాసన భారత్ నిర్వహించిన నాల్గవ జాతీయ యోగాసన కోచెస్ శిక్షణలో పాటియాలా ఎన్ఎస్ ఎన్ఐఎస్ శిక్షణ పొంది ఉత్తీర్ణులైన మండలంలోని మోదుగ గుంట జిల్లా పరిషత్ హైస్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు బదుగు చంద్రశేఖర్ జాతీయ యోగాసన కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గురువారం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ నాయకుడు కట్టా జానకీరామయ్య అభినందించారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ఉండి: గ్రామాల్లో ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, స్వమిత్వ కార్యక్రమానికి సహకరించాలని జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరనాథ్ అన్నారు. గురువారం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో పర్యటించి గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా పరిశీలించి అధికారులు,సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు.